ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY



పల్నాడు జిల్లా వార్తలు

5

ఆదివారం 21 జనవరి 2024



మందు పిచికారి

తెగుళ్లతో.. దిగాలు

మిరప పంటపై తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు రకాల తెగుళ్లు మిరప పంటకు సోకడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. తెగుళ్లు అధికమవ్వడంతో ఎకరాకు రూ.50 వేల వరకు పురుగు మందులకే వెచ్చిస్తున్నారు. రైతుల ప్రయోజనాల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం.. వీటిలో 899 రకాల పురుగు మందులు అందుబాటులో ఉంచాం.. రైతులు అడిగిన నాలుగైదు గంటల్లోనే మందులు సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అమలు మాటలకే పరిమితం కావడంతో రైతులు బయట మార్కెట్లో అధిక ధరలకు తెచ్చుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి.



- మిర్చి పంటపై తెగుళ్ల ఉధృతి
- ఆర్బీకేల్లో అందుబాటులో లేని పురుగు మందులు
- మిరప రైతులకు తప్పని అవస్థలు
- తెగుళ్లు సోకిన మిరపకు మందులు సిఫార్సు లేదాయె
- ప్రైవేట్ వ్యాపారులపైనే ఆధారం
- అలంకారంగా రైతుల భరోసా కేంద్రాలు

తీవ్రతరమైన తెగుళ్ల బెడద..

పంట పూత, కాపు దశలో తెగుళ్ల బెడద మొదలైంది. చలితో పాటు మంచు ఎక్కువగా కురుస్తుండటంతో తెగుళ్ల తీవ్రత పెరిగింది. కొన్నిచోట్ల ఆకు ముడత, మచ్చ తెగుళ్ల వలన పంటలో ఎదుగుదల లేదు. ఆకులు రాలిపోయి, మొక్కలు ఎండి పోతున్నాయి. కాయలు కుళ్లి ఎండి రాలిపోతున్నాయి. నల్ల తామరతో పూత, కాయ దశలో వైరస్, నల్ల, పచ్చ, తెల్ల నల్లి సోకడంతో కాయ రాలిపోతోంది. కాయలు కుళ్లి ఎండి రాలిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.



వైరస్ సోకిన మిరప మొక్కలు

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

ఆర్బీకేలకు పురుగు మందులు సరఫరా చేయడాన్ని ప్రభుత్వం విస్మరించింది. 25 రకాల ఆర్గానిక్ మందులు, 178 రకాల సూక్ష్మ పోషకాలు, 899 రకాల పురుగు మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేటి వరకు ఒక్క రకం పురుగు మందు కూడా ఆర్బీకేలకు సరఫరా కాలేదు. ఏపీ సీడ్స్ కోరమాండల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులు అడిగిన నాలుగైదు గంటల్లోనే వీటిని సరఫరా చేస్తారని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం మన గ్రోమోర్ సెంటర్ల నుంచి ఆర్బీకేలకు పురుగు మందులు సరఫరా ఇంతవరకు చేపట్టలేదు. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒక్క ఆర్బీకేకి కూడా పురుగు మందులు సరఫరా కాలేదు. దీంతో రైతులు బయట మార్కెట్‌లో ఎక్కువ ధరలకు పురుగు మందులు కొనుగోలు చేస్తున్నారు. బయట బయో ఉత్పత్తుల పేరుతో నాసిరకం పురుగు మందులను విక్రయిస్తున్నారు. నాసిరకం పురుగు మందులు వినియోగించడం వలన తెగుళ్ల ఉధృతి తగ్గక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

మిరప సాగుపై ఆసక్తి..

మిరపకు నల్ల తామర, కొమ్మ ఎండు, నల్ల, తెల్ల, పచ్చ నల్లి, ఆకు ముడత, కాయకుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు సోకాయి. తెగుళ్ల ఉధృతి పెరగడంతో పూతతో పాటు కాయలు రాలిపోతున్నాయి. మొక్కలు ఎండిపోతు న్నాయి. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 1,89,770 ఎకరాల్లో మిరప సాగైంది. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 1,25,881 ఎకరాల్లో, బాపట్ల జిల్లాలో 25,337 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 38,550 ఎకరాల్లో మిరప సాగు చేశారు. మిరపకు మంచి ధర ఉండటంతో పంట సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. తేజ, బాడిగ, వండర్‌హాట్, చపాటా వంటి రకాలను ఎక్కువగా సాగు చేశారు. తెగుళ్లు ఒక్కసారిగా మిర్చిపై దాడి చేశాయి. అటు వర్షాభావం, ఇటు తెగుళ్ల నుంచి మిరపను కాపాడుకొనేందుకు రైతులు పడుతున్న కష్టాలు చెప్పనలవికావు.

అధికారుల సూచనలేవీ..?

తెగుళ్ల నివారణకు నిర్ధిష్ట పురుగు మందులు లేకపోవడంతో ఇతర పంటలకు వాడే వాటినే మిరపకు వాడుతున్నారు. పంట యాజమాన్య పద్ధతులు, పురుగు మందులు వినియోగంపై రైతులకు అధికారులు సూచించక పోవడంతో ప్రైవేట్ కంపెనీలు లాభాల కోసం అనేక రకాల పురుగు మందులను సిఫార్సు చేస్తున్నాయి. వాటిని వాడి మరింతగా రైతులు నష్టపోతున్నారు పంట వేసిన మొదట్లో ఆకు ముడత వైరస్ వాహకంగా ఉండే తెల్లదోమ, ఆ తదుపరి నల్ల తామర, వైరస్ వలన దిగుబడి గణనీయంగా తగ్గతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్ల నివారణకు ఎన్ని పురుగు మందులు వాడినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. వాతావరణంలో మార్పులు వస్తే తెగుళ్ల తగ్గే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. తెగుళ్ల పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడులూ తిరిగిరావన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

కొరవడిన వ్యవసాయ శాఖ నిఘా..

రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతున్నా, నాణ్యమైన పురుగు మందులు విక్రయిస్తున్నారా లేదా అనే దానిపై వ్యవసాయ శాఖ నిఘా కొరవడింది. ఆర్బీకేల్లో పురుగు మందులు అందుబాటులో లేనందున రైతులు ప్రైవేట్ దుకాణాలు, గ్రామల్లో దళారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి పెద్దఎత్తున మిరప సాగు చేశారు. బహిరంగ మార్కెట్‌లో విక్రయించే పురుగు మందులు పిచికారీ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. దీంతో రైతులు బయో పురుగు మందులపై దృష్టి సారించారు. బయో పురుగు మందులు ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నాయి. వ్యాపారులు రైతులు కొనుగోలు చేస్తున్న మందులకు బిల్లులు కూడా ఇవ్వడంలేదు. ఇంత జరుగుతున్నా వ్యవసాయం శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఆర్బీకేల ద్వారా పురుగు మందులు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నా వారి మొర ఆలకించే వారే కరువయ్యారు. తెగుళ్లతో దిగుబడులు భారీగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్లు, వర్షాభావం, అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంగన్‌వాడీల పోరు @40



నరసరావుపేటలో రాస్తారోకో

- విధుల్లో చేరం.. బెదిరింపులకు వెరవం
- ప్రభుత్వ తీరుపై కన్నెర్ర
- రాస్తారోకోలతో నిరసన

నరసరావుపేట, జనవరి20: న్యాయబద్ధంగా సాగిస్తున్న తమ పోరాటాన్ని అణచివేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్ని బెదింపులకు పాల్పడటం సిగ్గు చేటని అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె విరమించి విధుల్లోకి వెళ్లకపోతే కొత్త వారిని నియమిస్తామని నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శమని మండిపతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు పోరుబాట వీడేది లేదని.. విధుల్లో చేరం.. బెదింపులకు వెరవం అంటున్నారు. కొత్తవారిని ఎలా నియమిస్తారో చూస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కనీస వేతనం, గ్రాట్యూటీ అమలు కోరుతూ అంగన్‌వాడీలు సాగిస్తున్న ఉద్యమం శనివారం 40వ రోజుకు చేరుకుంది. జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలతో నిరసన తెలిపారు. తమకేదో మేలు చేస్తారని జగన్‌ను గెలిపిస్తే వేతనాలు పెంచకుండా ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పి తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. జిల్లాలో వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేశారు. అంగన్‌వాడీల సమ్మెకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. నరసరావుపేట స్టేషన్‌రోడ్డులోని గాంధీ పార్కు వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ తీరుకు నిరసన తెలియజేస్తూ స్టేషన్ రోడ్డులో రాస్తారోకో చేశారు. తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ పార్టీలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ప్రజా సంఘాలు, డీవైఎఫ్ఐ తదితర సంఘాల నేతలు అంగన్‌వాడీలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. రాస్తారోకోలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

అటెన్షన్



ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యంత కీలకమైన ఓటరు జాబితా తుది ప్రచురణ సోమవారం విడుదల కానుంది. దీంతో అటు రాజకీయ పార్టీల్లో ఓట్ల గోల్‌మాల్ జరిగిందేమోనన్న ఆందోళన నెలకొని ఉంటే, ఇటు యంత్రాంగంలో మాత్రం జాబితా పారదర్శకంగా లేకపోతే ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేస్తుందేమోనన్న ఒత్తిడిలో ఉన్నారు. ఇక తుది ప్రచురణపై సామాన్య ఓటరుకు కూడా అంతోఇంతో ఆసక్తి ఉంది. తన ఓటు ఫైనల్ జాబితాలో ఉంచారా లేక ఎవరైనా కుట్రచేసి తొలగించారా అనే మీమాంసలో సగటు ఓటరు ఉన్నాడు. అన్నింటికన్నా మించి 2024లో ఆయా పార్టీల అభ్యర్థుల జాతకాన్ని నిర్ణయించే తుది ఓటరు జాబితా ఇదే. దీంతో అన్ని పక్షాలు తుది ప్రచురణపై దృష్టి సారించాయి.

- రేపు ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల
- అటు రాజకీయపార్టీలు, ఇటు యంత్రాంగంలో ఆందోళన
- ఈ జాబితాతోనే ఎన్నికలు
- కొత్త ఓటు నమోదుకు వెసులుబాటు.. ఇక మార్పులు చేర్పులకు నో చాన్స్

బాపట్ల, జనవరి20(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా తుది ప్రచురణ సోమవారం విడుదలవుతుండడంతో సవరణ ప్రక్రియలో భాగస్వాములైన యంత్రాంగంలో టెన్షన్ నెలకొని ఉంది. రాజకీయ పార్టీలు తుది జాబితాపై డేగకన్ను వేసి ఉండడంతో ఏవైనా తప్పులు దొర్లితే ఎన్నికల కమిషన్ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కనబడుతోంది. వాస్తవానికి జనవరి 5న ఫైనల్ జాబితా విడుదలవ్వాల్సి ఉండగా, మెరుగైన జాబితా కోసమే ఈసీ గడువును పెంచింది. ఇంత సమయం తీసుకున్న తర్వాత కూడా జాబితాలో తప్పులు కనబడ్డాయంటే చివరికి అది తమ మెడకు చుట్టుకుంటుందేమోనన్న ఒత్తిడి యంత్రాంగంలో స్పష్టంగా కనబడుతోంది. ఇక రాజకీయ పార్టీల నాయకులది మరో టెన్షన్. తమ అనుకూలుర ఓట్లు తీసేయడానికి ప్రత్యర్థి పార్టీ కుట్ర చేసిందేమోనన్న అనుమానం వారిలో ఉంది. పాలకపార్టీ ఫాం7లను దుర్వినియోగం చేసే కుట్రకు తెరలేపిన సంగతి తెలిసిందే. చాలాచోట్ల ఆ కుట్రలను ఛేదించినా పర్చూరు, గుంటూరు పట్టణంలోని నియోజకవర్గాల్లో ఇబ్బడిముబ్బడిగా ఫాం7లను దరఖాస్తు చేసి మొత్తం ప్రక్రియనే అపహాస్యం చేసే దుస్సాహసానికి అధికార పార్టీ పూనుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాలతో పాటు, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల తుది జాబితా ప్రచురణపై నేతల్లో ఆసక్తి నెలకొని ఉంది.

టీడీపీ అప్రమత్తం..

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో బూత్ లెవెల్లో ఉన్న టీడీపీ శ్రేణులను పార్టీ ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుది జాబితా విడుదలవగానే వారి పరిధిలో ఉన్న ఓట్లన్నీ ఉన్నాయా లేవా అనే చెక్ చేయడంతో పాటు అనర్హుల ఓట్లు ఏమన్నా చేర్చారా అనే కోణంలో కూడా జల్లెడ పట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రక్రియను ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేవరకు కొనసాగిస్తామని అవకతవకలు కనబడితే ఎన్నికల కమిషన్ వద్ద పోరాడతామని టీడీపీ తేల్చిచెబుతోంది.

మొత్తం వచ్చిన దరఖాస్తులు 2,06,672...

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి బాపట్ల జిల్లా లో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు మొత్తం 2,06,672. వీటిలో ఫాం6,7,8లు ఉన్నా యి. 1,69,644 దరఖాస్తుల విచారణను సమగ్రంగా పూర్తి చేసినట్లు అధి కారులు తెలిపారు. 30,669 దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేవని తిరస్కరించారు. ఇంకా 6,329 దరఖాస్తుల విచారణ పెండింగ్‌లో ఉందని, అవన్నీ సాంకేతిక సమస్యల వల్ల పరిష్కరించబడలేదని యంత్రాంగం చెబు తోంది. కొత్త ఓట్ల చేర్పులు, ఇతర దరఖాస్తుల విషయంలో ఎన్నికల కమిషన్ తదుపరి ఆదేశాల మేరకే నడుచుకుంటామని చెబుతున్నారు. పెండింగ్ దర ఖాస్తుల విషయంలో కూడా ఈసీ ఉత్తర్వులే శిరోధార్యంగా వ్యవహరిస్తామని అధికారులు అంటున్నారు.

పెరుగుదలపై సర్వత్రా ఉత్కంఠ...

గతేడాది అక్టోబరు 27న ఓటర్ల జాబితా ముసాయిదాను ఈసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆ ఏడాది ఫైనల్ పబ్లికేషన్‌తో పోలిస్తే జిల్లాలో 15,521 ఓట్ల పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం విడుదల చేసే తుది ప్రచురణలో నమోదయ్యే ఓట్ల పెరుగుదలపై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొని ఉంది. అసాధారణంగా ఫాం7లు వచ్చి ఉండడం ఒక ఎత్తయితే, ముసాయిదా జాబితా విషయంలో చాలావరకు మార్పులు, చేర్పులు జోలికి వెళ్లకుండా 2023 ఫైనల్ డ్రాఫ్ట్‌నే యథాతథంగా విడుదల చేశారనే విమర్శలు రాజకీయ పార్టీలు చేశాయి. ఇప్పుడు తుది జాబితా విడుదల కానుండడంతో పెరుగుదల ఉంటే ఏ స్థాయిలో ఉండనుంది లేక అనూహ్యంగా గతేడాది ఫైనల్ డ్రాఫ్ట్‌తో పోలిస్తే తగ్గుదల నమోదవుతుందా అనే టెన్షన్ రాజకీయ పార్టీల్లో ఉంది.

మంగళవారం రిలీవ్...

పర్చూరు, అద్దంకి, వేమూరు ఈఆర్‌వోలుగా వ్యవహరిస్తున్న అధికారులకు బదిలీల ఉత్తర్వులు గతేడాది నవంబరులోనే వచ్చాయి. అయితే వీరంతా ఆయా నియోజకవర్గాలకు ఈఆర్‌వోలుగా వ్యవహరిస్తునందువల్ల మొత్తం ప్రక్రియ పూర్తయ్యాకే రిలీవ్ కావాలనే ఈసీ ఆదేశాల మేరకే వారంతా కొనసాగారు. సోమవారంతో కీలకమైన తుది ప్రచురణ రానుండడం, సవరణ ప్రక్రియ ముగియడంతో వారంతా రిలీవ్ కానున్నారు. గుంటూరు మెప్మా పీడీగా ఉన్న వెంకటనారాయణ, బాపట్ల జిల్లా మెప్మాకు ఇన్‌చార్జిగా ఉంటున్నారు. అత్యంత వివాదాస్పదమైన పర్చూరు నియోజకవర్గానికి ఈఆర్‌వోగా కూడా ఆయనే ఉన్నారు. ఈయన ఈ నెల 23న రిలీవ్ కానుండగా, మిగిలిన వారు కూడా రెండుమూడ్రోజుల్లో రిలీవ్ అయి బదిలీ అయిన స్థానాలకు వెళ్లనున్నారు.

రేపు కలెక్టరేట్ వేదికగా..

కలెక్టరేట్ వేదికగా ఓటర్ల తుది జాబితా ప్రచురణను సోమవారం విడుదల చేయనున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు జాబితా ప్రతులను నియోజకవర్గాల వారీగా అందజేయనున్నారు. తుది జాబితాపై అభ్యంతరాలకు అవకాశం లేదు. ఇక్కడ నుంచి అర్హత కలిగిన వారు కొత్తగా ఓటు నమోదుకు అవకాశం ఉంటుందే తప్ప మరెలాంటి చేర్పులు, మార్పులకు ఆస్కారం లేదు.

కీలక యంత్రం మూలన



పనిచేయని పైప్‌లైన్ క్లీనింగ్ యంత్రం

- పనిచేయని క్యాంప్యాక్టర్ యంత్రాలు
- మరమ్మతుల నిర్వహణలో తీవ్ర జాప్యం
- ముందుకు రాని కాంట్రాక్టర్లు
- జిల్లా కేంద్రంలో మురుగు.. వ్యర్థాల వెతలు

(నరసరావుపే, ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రం నరసరావుపేటలో పురపౌరులు మురుగు.. వ్యర్థాల వెతలను ఎదుర్కొంటున్నారు. భూగర్భ డ్రైనేజ్ నుంచి మురుగు నీరు పొంగి రహదారులపై ప్రవహిస్తోంది. వ్యర్థాలు ఎక్కడికక్కడి పేరుకుపోతున్నాయి. ఇందుకు వినియోగించే యంత్రాలు పనిచేయడం లేదు. వీటికి మరమ్మతులు చేయించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. సకాలంలో బిల్లులు చెల్లింపులు జరగక పోవడంతో కాంట్రాక్టర్లు మునిసిపాల్టీలో పనులు చేపట్టడం లేదంటున్నారు.

పట్టణంలోని అరండల్‌పేట ప్రధాన రహదారులతో పాటు వివిధ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ పైప్‌లైన్లు బ్లాక్ అయ్యాయి. దీంతో మురుగు నీరు మ్యాన్‌హోల్స్ ద్వారా రహదారులపైకి పొంగి ప్రవహి స్తోంది. మురుగు సమస్యలు పరిష్కారం కావడం లేదు. మురుగు రోడ్లపై ప్రవహిస్తుండటంతో అవి దుర్గంధం వెదజల్లు తున్నాయి. పైప్‌లైన్లు శుభ్ర పరిచే యంత్రం పాడైంది. గత పది రోజులుగా ఈ యం త్రానికి మరమ్మతులు చేపట్టలేదు. వ్యర్థాలను తొల గించేందుకు క్యాంప్యాక్టర్ యంత్రాన్ని వినియోగిస్తారు. డంపర్‌బిన్ల నుంచి ఈ యంత్రం వ్యర్థాలను సేకరిస్తుంది. క్యాం ప్యాక్టర్‌కు కూడా మరమ్మతులు చేపట్టక పోవడంతో వ్యర్థాల తొలగింపు నిలిచిపోతోంది. కీలక యంత్రాలు పనిచేయక పోయినా అధికారులు చోద్యం చూ స్తున్నారు. అత్యవసర యంత్రాలకు వెనువెంటనే మరమ్మతులు చేపటాల్సి ఉండగా ఈ దిశగా ఇంజనీరింగ్ విభాగం స్పం దించడంలేదు. వీటి మరమ్మతులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సాహసం చేయకపోవడానికి బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యమే. వెనువెంటనే మరమ్మతులు చేపట్టి మురుగు, వ్యర్థాల వెతల నుంచి ప్రజలను గట్టెక్కించే దిశగా అధికారులు స్పందించాలి. రెండ్రోజుల్లో యంత్రాలను మరమ్మతులు చేయిస్తామని డీఈ శ్రీనివాసరావు తెలిపారు.



భూగర్భ డ్రైనేజ్ మ్యాన్ హోల్ నుంచి రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు

వైసీపీకి ఎమ్మెల్సీ జంగా గుడ్‌బై?!

- గుంటూరులోని ఓ హోటర్‌లో అనుయాయులతో సమావేశం
- గురజాల ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి తీరుతో వైసీపీపై అలక

(ఆంధ్రజ్యోతి - గుంటూరు)

వైసీపీ ఎమ్మెల్సీ గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి యాదవ్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న ప్పటికీ జంగా గురజాల సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్‌రెడ్డి తీరుతో తీవ్ర అవమానాలకు గురయ్యారు. నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమంలో కూడా కనీసం ఆయనకు ప్రాధాన్యం కల్పించకుండా అడుగడుగునా అవమానాలకు గురిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన జంగా పరిస్థితి ప్రస్తుతం సర్పంచ్ స్థాయికంటే హీనంగా ఆ నియోజకవర్గంలో ఉందనే భావనలో ఆయన ఉన్నారు. ఇంకా రెండేళ్లపాటు ఎమ్మెల్సీ హోదాలో కొనసాగే అవ కాశం ఉన్నా ఆత్మాభిమానం చంపుకుని ఆ పార్టీలో కొనసాగలేననే నిర్ణయా నికి జంగా వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు సందర్భాలలో ఆయన బహిరంగంగా ఎమ్మెల్యే మహేష్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరిచారు. బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిననే చులకన భావంతో ఎమ్మెల్సీ హోదాలో ఉన్నా తన మాటకు నియోజకవర్గంలో విలువ లేకుండా ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి చేశారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఒక రైతుకు సంబంధించిన సమస్యను స్థానిక రెవెన్యూ అధికారులచేత పరిష్కరించలేకపోయానని జంగా బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి అడ్డుపడటం వల్లే నియోజకవర్గంలో తన మాటకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. గురజాల సీటు ఈ పర్యాయం తనకే ఇవ్వాలని వైసీపీ అధిష్టానానికి విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితం ఆయన తమ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధిని కలిశారు. పార్థసారధి ఇప్పటికే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా శనివారం రాత్రి గుంటూరులోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తన అనుయాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీలో తాను ఇమిడే పరిస్థితి లేదని ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఈ సమావేశానికి హాజరైన తన అనుయాయులకు చెప్పినట్లు సమాచారం. బేషరతుగా టీడీపీలో చేరి మహేష్‌రెడ్డిని ఓడించాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆయన తన అనుయాయులకు చెప్పినట్లు తెలిసింది.



ఓ హోటల్లో సమావేశమైన జంగా అనుచరులు

దిక్సూచి
DIKSUCHI

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 'కీ'

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20 (శనివారం)న నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 'కీ'. ఇది విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసే సమాధానాలే ఫైనల్‌గా పరిగణలోకి తీసుకోవాలి.

రూపొందించినవారు:
VISWAM SAINIK & NAVODAYA COACHING INSTITUTE,TIRUPATI
CONTACT: 93999 76999 /86888 88802

'దిక్సూచి' వెబ్ పేజీలో..
సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.
లేదా ఈ కింది యూఆర్ఎల్
https://ejyothy.com/JKOlyEyలో చదవండి.

S.No	I	J	K	L	27)	A	C	A	A	54)	B	D	A	C
1)	B	C	D	D	28)	C	A	A	A	55)	C	A	B	D
2)	D	D	C	B	29)	B	A	C	A	56)	A	D	A	D
3)	C	B	D	D	30)	A	B	A	C	57)	D	A	C	A
4)	D	D	B	C	31)	C	A	B	A	58)	D	C	C	A
5)	B	B	D	D	32)	A	C	A	B	59)	A	C	B	D
6)	B	D	B	D	33)	C	B	A	D	60)	A	B	D	B
7)	D	D	B	B	34)	B	D	C	A	61)	D	A	A	B
8)	D	B	D	B	35)	D	A	B	C	62)	B	C	B	A
9)	C	A	B	D	36)	A	C	D	B	63)	C	A	B	C
10)	D	B	C	A	37)	C	A	C	A	64)	D	D	D	C
11)	A	C	D	B	38)	A	C	A	C	65)	A	C	C	C
12)	B	D	A	C	39)	C	A	C	A	66)	A	A	B	D
13)	B	B	A	B	40)	A	C	A	C	67)	C	B	A	B
14)	B	A	B	B	41)	B	A	C	D	68)	A	B	C	C
15)	A	B	B	B	42)	C	A	B	C	69)	D	D	C	D
16)	B	B	B	A	43)	C	C	C	B	70)	C	C	C	A
17)	B	C	C	C	44)	A	D	D	C	71)	B	D	A	A
18)	C	C	B	C	45)	A	A	D	D	72)	A	B	C	B
19)	C	B	C	C	46)	D	D	B	C	73)	C	C	A	B
20)	C	C	C	B	47)	D	B	A	A	74)	C	D	D	D
21)	A	A	B	C	48)	C	B	D	A	75)	C	A	C	C
22)	C	A	A	B	49)	C	B	D	D	76)	A	B	D	A
23)	B	C	A	A	50)	D	D	A	C	77)	B	A	B	C
24)	A	B	C	A	51)	B	D	A	B	78)	B	C	C	A
25)	A	A	C	A	52)	B	C	C	B	79)	D	C	D	D
26)	A	A	A	C	53)	D	C	D	A	80)	C	C	A	C

రష్మిక ఫేక్ వీడియో నిందితుడి అరెస్ట్



రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమంలో గత ఏడాది ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బ్రిటిష్ ఇండియన్ ఇన్‌ఫ్లుయన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని అతికించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి విడుదల చేయడంతో ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసభ్యకరంగా ఉన్న ఆ వీడియోపై అమితాబ్ లాంటి లెజెండ్స్ సైతం స్పందించారు. ఈ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీస్ రష్మికకు మద్దతుగా నిలిచారు. గత ఏడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన ఈమని నవీన్(24)ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. నవీన్ సాఫ్ట్‌వేర్ నిపుణుడు. రెండేళ్లుగా ఇంటి నుంచే పని చేస్తున్నాడు. అతని ల్యాప్‌టాప్, మొబైల్‌ని స్వాధీనం చేసుకొన్నామని, డిలిట్ చేసిన డేటాను సైతం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని డీసీపీ తెలిపారు. నవీన్ గతంలో రష్మిక పేరు మీద ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం. ఫాలోవర్లను పెంచుకునేందుకే ఈ డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేశాడనే అనుమానాలున్నట్లు డీసీపీ తెలిపారు. మరో ఇద్దరు ప్రముఖుల పేర్లమీద కూడా అతను ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం.

- పెదనందిపాడు

చిన్న సినిమా కాదు.. మంచి సినిమా



యష్ పూరి, అపూర్వ రావ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో యోగేశ్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వేణు ఉడుగల చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్‌లో విక్కీ డోనర్‌లా తెలుగులో హ్యాపీఎండింగ్ చిత్రం కూడా మంచి విజయం అందుకోవాలని వేణు ఆకాంక్షించారు. యష్ పూరి మాట్లాడుతూ 'మాది చిన్న సినిమా కాదు, మంచి సినిమా. కుటుంబం, స్నేహితులతో కలసి చూడాల్సిన చిత్రమిది' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'హ్యాపీ ఎండింగ్' నిజాయితీగా చేసిన ప్రయత్నం. పురాణాల్లో కొందరికి శాపాలు ఉంటాయి. అలాంటి శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో తెరకెక్కింది. ప్రేక్షకులకు చక్కని వినోదం అందిస్తుంది' అని చెప్పారు. ఒక అబ్బాయి కథే ఈ సినిమా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని అపూర్వారావ్ తెలిపారు.



గేమ్ మొదలైంది

గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం 'గేమ్ ఆన్'. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర కీలకపాత్రలు పోషించారు. దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మంచి కథతో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథ తెలుగు తెరపై రాలేదు' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'పూరీ జగన్నాథ్ అభిమానిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఓ వ్యక్తి రియల్‌టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. అసలు ఆ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఆసక్తికరంగా 'గేమ్ ఆన్' చిత్రం తెరకెక్కింది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది' అని చెప్పారు. కొత్త తరహా పాత్రను ఈ చిత్రంలో పోషించినట్లు నేహా సోలంకి చెప్పారు. గేమ్ స్టార్ట్ చేశాం, మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి అని గీతానంద్ కోరారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్ ఏ ఆర్.



వారి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నా

చిరంజీవి

తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ల లాంటి వారని, వారి సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్ శత జయంతి కార్యక్రమం విశాఖపట్నంలో శనివారం నిర్వహించారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. శ్రమిస్తే ఎవరైనా పైకి రావచ్చునని నిరూపించిన గొప్ప వ్యక్తులు ఎన్టీఆర్, ఏయన్నార్ అని, స్థలాలు కొంటే భవిష్యత్తులో అవే ఉపయోగపడతాయని ఎన్టీఆర్ సూచించారని, ఆయన చెప్పినట్టుగానే తన కుటుంబానికి అవి భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. ఏయన్నార్ తన బలహీనతలను బలంగా చేసుకుని నటించేవారని, అవే ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చాయని పేర్కొన్నారు... ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి



బహుభాషా నటుడు హీరో అర్జున్ శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. అర్జున్‌తోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. పలు భాషల్లో అర్జున్ నటించిన చిత్రాల గురించి మోదీకి ఐశ్వర్య వివరించారు. ఈ సందర్భంగా అర్జున్ తన సొంత ఖర్చుతో నిర్మించిన అంజనేయస్వామి ఆలయ చిత్రపటాన్ని మోదీకి అందజేశారు.



యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్ వీకేను 'నవరసరాయ' బిరుదుతో శనివారం సత్కరించింది ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, కార్యదర్శి ప్రసన్నకుమార్, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత రామసత్యనారాయణ, సంస్థ అధ్యక్షుడు కె.ధర్మారావు, నటుడు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.



కోల్డ్‌స్టోరేజిలో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ రాజకుమారి

పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సివుంది

- ప్రమాద సమయంలో కోల్డు స్టోరేజీలో లక్ష టన్నుల పసుపు నిల్వలు
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన జేసీ, ఎస్పీ

దుగ్గిరాల, జనవరి20: గుంటూరుజిల్లా, దుగ్గిరాలలోని శుభం కోల్డ్‌స్టోరేజిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో అధిక మొత్తంలో పసుపు నిల్వలు దగ్ధమై కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జేసీ రాజకుమారిలు శనివారం సందర్శించి అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రమాద సమయంలో కోల్డు స్టోరేజీలో లక్ష టన్నుల బస్తాల వరకూ పసుపు నిల్వలున్నాయని, నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంలో 11 మందికి పాక్షికంగా గాయాలయ్యాయని, వారందరూ చికిత్స పొందుతున్నారన్నారు. రైతులకు ఏవిధంగా పరిహారం అందించాన్న అంశాలను చర్చించారు. మంటలను పూర్తిస్థాయిలో ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక శకటాలు, బృందం శ్రమిస్తున్నారన్నారు. ప్రమాద స్థలం వైపు ప్రజలెవ్వరూ రాకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రమాదం గురుంచి తెలుసుకున్న రైతులు కోల్డ్‌స్టోరేజిలో ఉంచిన వారి పసుపు నిల్వలపై పరిహారం, బీమా గురించి ఆందోళన వ్యక్తంచేశారు. జేసీ, ఎస్పీలతో పాటు ఆప్కోచైర్మన్ గంజి చిరంజీవి, వైసీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేదు

- అందుకే నీచపు ప్రచారానికి దిగిన వైసీపీ
- ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
- సోషల్‌మీడియాలో అసత్య ప్రచారంపై ఫిర్యాదు



ఎస్ఐకు ఫిర్యాదు అందజేస్తున్న ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ తదితరులు

పొన్నూరుటౌన్, జనవరి20: రానున్న ఎన్నికలో ఓటమి తప్పదని నిశ్చయించుకున్న వైసీపీ నేతలు టీడీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక అసత్య ప్రచారాలకు దిగుతుందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ఉపయోగించుకొని సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం సాగిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఆయన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాము కూల్చివేస్తామంటూ సోషల్ మీడియా వాట్స్ యాప్ గ్రూప్‌లో అసత్య ప్రచారం సాగించిన వైసీపీ నేతల వాట్స్‌యాప్ గ్రూప్‌ల వివరాలను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదుకు జత జేసి పోలీసులకు అందజేశారు.

ఈసందర్భంగా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రెండు రోజులుగా విజయవాడ, నరసరావుపేట ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో తన పాత ఫోటోలను వినియోగించి మార్ఫింగ్ చేసి తాను చేయని వాఖ్యలను జోడించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుష్ప్రచారం వెనుక మంత్రి సిదిరి అప్పలరాజు పీఆర్వో, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి పీఏ, పలువురు వైసీపీ నేతలు ఉన్నారన్నారు. చేబ్రోలు అంబేద్కర్ గ్రూప్‌లో మాణిక్యం అనే వ్యక్తి ఈ అసత్య ప్రచారాల పోస్టును పెట్టాడని, దీనిపై వికృత రాజకీయ క్రీడ నడుస్తుందని, తక్షణమే నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేసారు.

అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తనపై అసత్య ప్రచారాల వెనుక వైసీపీ కీలక నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఎస్సీలను ఆసరాతో సీఎం జగన్‌రెడ్డి తిరిగి అధికారం పొందాలని చూస్తున్నారని, అందుకోసం అంబేద్కర్ పేరును, ఆయన విగ్రహాలను ఉపయోగించుకుంటున్నాడని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అంబేద్కర్‌ను గౌరవిస్తూ ఆయన పేరుతో సంక్షేమ పథకాలను అమలుచేస్తే, వైసీపీ అధికారంలోకిరాగానే జగన్ రెడ్డి ఆయా పథకాలకు అంబేద్కర్ పేరును తొలగించి ఆయన పేరు పెట్టుకున్నారన్ని ఆగ్రహం వ్యక్తం చేసారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బంగడుపుకోవాలని చూస్తున్న అధికార పార్టీ నాయకుల పన్నాగాలను సాగనీయమని హెచ్చరించారు. పోలీసులు ఈ అసత్య ప్రచారాల కుట్రను బహిర్గతం చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తానన్ని నరేంద్ర కుమార్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో పొన్నూరు, చేబ్రోలు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మంత్రి విడదల రజనిపై ఫిర్యాదు

- తప్పుడు చిరునామాతో ఓటు పొందిన వైనంపై టీడీపీ నేతల ఆగ్రహం



ఈఆర్వో శివజ్యోతికి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులు

గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాక మంత్రి విడదల రజని తప్పుడు చిరునామాతో ఓటు పొందిన తీరుపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీనేతలు కనపర్తి శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, షేక్‌పఠాన్‌అస్మతుల్లా తదితరులు గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం ఈఆర్వో లక్ష్మిశివజ్యోతిని ఈ విషయంపై ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఫారం-7పై ఏమి చర్యలు తీసుకొన్నారని ప్రశ్నించగా త్వరలో విచారించి పరిష్కరిస్తామని ఈఆర్వో చెప్పారని, దీనిపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు. 15 రోజులు దాటినా చర్యలు ఎందుకు తీసుకోలేదని పదేపదే ప్రశ్నించగా రెండు రోజుల్లో ఏ విషయం తాము తెలియజేస్తామని చెప్పారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కనపర్తి మాట్లాడుతూ మంత్రి విడదల రజని ఒత్తిడి కారణంగానే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు లేఖ రూపంలో ఫిర్యాదు చేశామన్నారు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనిపక్షంలో సీఈవోని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

అయోధ్యదాంకు ప్రత్యేక రైలు

- 31న గుంటూరు నుంచి ప్రారంభం.. ఫిబవరి 3న తిరుగుప్రయాణం

గుంటూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం ప్రతిష్ట కార్యక్రమం ఈనెల 22న జరగనున్న దృష్ట్యా అక్కడికి వెళ్లే యాత్రికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలుని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక రైలు గుంటూరునుంచే అయోధ్యదాంకు బయలుదేరి వెళుతుందని ప్రకటించింది. ఈ రైలుని రౌండ్ ది ట్రిప్‌గా వెళ్లడానికి, రావడానికి కలిపి ఒకే టిక్కెట్ జారీ చేస్తారు. నెంబరు. 07215 గుంటూరు - అయోధ్యదాం ప్రత్యేక రైలు ఈనెల 31న(బుధవారం) మధ్యాహ్నం 1గంటకు బయలుదేరి విజయవాడ, రాజమండి, అన్నవరం, విశాఖపట్టణం, బ్రహ్మపూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ప్రయాగ్‌రాజ్ వంటి ముఖ్యమైన రైల్వేస్టేషన్లతో పాటు మరికొన్ని స్టేషన్లలోనూ ఆగి బయలుదేరి శుక్రవారం ఉదయం 10.35కి అయోధ్యదాం చేరుకొంటుంది. మొత్తం 2,101 కిలోమీటర్ల దూరం ఈ రైలు ప్రయాణిస్తుంది. అలానే తిరుగు ప్రయాణం రైలు ఫిబ్రవరి 3వ తేదీ శనివారం రాత్రి 7.55కి అయోధ్యదాం నుంచి బయలుదేరి పైన పేర్కొన్న రైల్వేస్టేషన్ల మీదగా సోమవారం సాయంత్రం 5.45కి గుంటూరు చేరుకొంటుంది. ఈ ప్రత్యేక రైలుని ఐఆర్‌సీటీసీ సంస్థ నిర్వహణ చేయనున్నట్లు తెలిసింది.

5వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేయాలి

- లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు : చిలకలపూడి పాపారావు

గుంటూరు(తూర్పు), జనవరి20: సర్పంచ్‌ల పోరాటంతో దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ ఖాతాలకు 15వ ఆర్థిక సంఘ నిధులు జమ చేసిందని, అలాగే దీర్ఘకాలంగా అడుగుతున్న ఐదవ ఆర్థిక సంఘ నిధులు కూడా తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘ రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు బ్రాడీపేటలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనప్పటికి, సర్పంచ్‌లు కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించుకున్నామని గుర్తుచేశారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి స్పందించి గ్రామ పంచాయితీలకు ఐదవ ఆర్థిక సంఘ నిధులు ఆయా ఖాతాలకు జమ చేసి, గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే గ్రామ సచివాలయాలను సర్పంచ్‌ల పరిధిలోకి తీసుకురావాలని కోరారు. సర్పంచ్ గౌరవవేతనం కోసం అనేకమార్లు అడిగినా సీఎం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కారించాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. సమావేశంలో అఖిల భారత పంచాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు, సర్పంచ్‌లు లలితకుమారి, ముప్పాళ్ల మనోహర్, తోకల సరోజిని నరసింహారావు, డబ్బూరి సూర్యప్రకాషరావు, పాల్గొన్నారు.

22 కేంద్రాల్లో నవోదయ ప్రవేశ పరీక్షలు

- 83.74 శాతం హాజరు

చిలకలూరిపేట, జనవరి 20 : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 22 కేంద్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం జరిగాయి. మొత్తం 4,273 మంది విద్యార్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 3,578మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 695 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఈ పరీక్ష కోసం మొత్తం రెండు వందల మంది సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్లను విధుల్లో పాల్గొన్నట్టు మద్దిరాల జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ ఎన్ నరసింహారావు తెలిపారు. పల్నాడు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో ఐదు, బాపట్ల జిల్లాలో నాలుగు కేంద్రాలు పరీక్ష కోసం ఏర్పాటు చేశామని, దరఖాస్తు చేసుకున్న వారిలో 83.74 శాతం మంది హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్ష పాసైన వారి నుంచి 2024 - 25 విద్యా సంవత్సరంలో 6వ తరగతి కోసం నిబంధనలను అనుసరించి ఎంపిక చేస్తారు.

'బయో'ల గుట్టలు బట్టబయలు

- విజిలెన్స్ దాడుల్లో భారీగా బహిర్గతం
- అడ్రసులేని పురుగుమందుల స్వాధీనం
- పార్శిల్ కార్యాలయాలే ప్రధాన వేదికలు
- ఆంధ్రజ్యోతి'కథనంతో పగులుతున్న నకిలీ పుట్టలు



గుంటూరులో బయో పురుగుమందులు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు

గుంటూరు సిటీ, జనవరి 20 :బయో పురుగు మందుల వ్యవహారంలో 'ఆంధ్రజ్యోతి' చెప్పిందే జరుగుతుంది. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బయోల వ్యవహారం బట్టబయలు అవుతుంది. గుట్టలు గుట్టలుగా బయోలు పట్టుబడుతున్నాయి. వివిధ శీర్షికలతో 'ఆంధ్రజ్యోతి' లో వచ్చిన కథనాలకు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కె ఈశ్వరరావు స్పందించారు. కొద్ది రోజులుగా నగరంలోని వివిధ పార్శిల్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. శనివారం కూడా ఈదాడులు కొనసాగాయి. ఏటుకూరు రోడ్డులోని అమ్మ రోడ్ క్యారియర్స్ పార్శిల్ ఆఫీసులో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని, రికార్డులేని బయో స్టిమ్ లెంట్స్, ఎరువులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న బయో లకు వ్యవసాయ శాఖ వద్దనుంచి జి1, జి2 అనుమతులు కూడా లేవని తేలింది. ఈ దాడుల్లో రూ. 2 .50 లక్షలు విలువ గల , 210 లీటర్ల బయో స్టిమ్ లెంట్స్ స్టాక్ నిల్వ వుంచినట్లు కనుగొని వాటి అమ్మకాల నిలుపుదలకు స్టాప్ సేల్ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవసాయ అధికారి రమణకుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం.రామచంద్రయ్య వ్యవసాయాధికారి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎప్పుడూ జరగనన్ని దాడులు

నకిలీ పుగుమందులు, ఎరువులు, విత్తనాలపై గుంటూరు విజిలెన్స్ ఉక్కుపాదం మోపుతుంది. గుంటూరు కేంద్రగా సాగుతున్న నకిలీ పురుగుమందులు, బయోలపైప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా కే. ఈశ్వరరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేవలం 6 నెలల కాలంలో రూ.5 కోట్ల విలువ చేసే ఎరువులు, పురుగు మందులు, రూ.2.50 కోట్ల విలువ చేసే బయో లను పట్టుకున్నారు. నగరంలో నకిలీ పురుగు మందులు తయారు చేసే కేంద్రాలపై మెరుపు దాడులు చేసి అక్రమ వ్యాపారుల ఆటలు కట్టించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుండటం గమనార్హం.



శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు

స్కిల్ కేంద్రాలతో యువత భవితకు భరోసా

- ఎందరో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దిన చంద్రబాబు
- రాష్ట్రంలో వేల కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి జగన్
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
- 100 కి.మీ చేరుకున్న ఆలపాటి పాదయాత్ర

తెనాలి రూరల్, జనవరి 20: గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని ఎందరో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దారు.. కాని ఈ ముఖ్యమంత్రి జగన్‌కి మాత్రం అవి కనబడటంలేదు. అసలు వేయని ఇన్నర్ రింగ్‌రోడ్డును వేసినట్లు అందులో అవినీతి జరిగినట్లు మాత్రం జగన్‌కు తెలుస్తుంది.. ఇటువంటి ప్రవర్తనను చూస్తుంటే పిచ్చిపట్టిన వాడి మాదిరిగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తలపెట్టిన ప్రజాయాత్ర శుక్రవారం నాటికి మండంలోని బుర్రిపాలెం గ్రామంలో 100 కిలోమీటర్లకు చేరింది. ఆయన పాదయాత్రకు గుర్తుగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టాభిరామ్ శిలఫలకాన్ని ఆవిష్కరించి తెలుగుదేశం జెండాను ఎగురవేశారు. అనంతరం గ్రామంలోని సినీ నటుడు కృష్ణ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను రాజులను చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రైతులను పరామర్శించడానికి కూడా మనస్సు రాలేదని విమర్శించారు. కనీసం టార్పాలిన్ పట్టలను, కోత కోసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాలు ఏర్పాటు చేసి గోతాలను కూడా ప్రభుత్వం అందించలేకపోయిందని, ఇటువంటి ప్రభుత్వమా రైతులను రాజులను చేసేదని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం.. రైతులను ఆదుకుంటున్నామంటూ చెప్పే జగన్ ఆ కేంద్రాల ద్వారా రైతులకు మంచి చేయలేకపోయారని ఆరోపించారు. అన్నదాతలు పంటలుదెబ్బతిని ఆందోళనలో ఉంటే ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల వద్దకు వచ్చి ధైర్యం నింపారని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే వ్యక్తి చంద్రబాబునాయుడన్నారు. అనేక రకాల అవినీతి కేసులు మీద ముద్దాయిగా ఉన్న జగన్ మచ్చలేని ప్రజానాయకుడిగా ఉన్న చంద్రబాబుపై అనేక కేసులు పెడుతున్నాడని, ఏదో ఒక రకంగా చంద్రబాబును ప్రజలనుండి దూరం చేసేలా కుట్రలు చేస్తున్నాడే తప్ప ప్రజలకు చేసే మంచేమి లేదన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తానని మహిళలకు చెప్పిన జగన్ గతంలో లేని విధంగా నాసిరకం బ్రాండ్ల మద్యాన్ని తెచ్చి రూ.లక్ష కోట్లు కొట్టేశాడని, ఇసుక పేరుతో రూ. 50వేల కోట్లు దోచి పేద ముఖ్యమంత్రినని ప్రచారం చేస్తూ కాలం గడపుతున్నాడని ఘాటుగా విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైపోగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఒకటవ తారీఖున జీతం పడేలా చూడాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారంటే రాష్ట్రం ఎంత దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని రానున్న ఎన్నికల్లో సైకోపాలనను తరమికొట్టి అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేసే సైకిల్ పాలనను తీసుకురావాలని కోరారు. ఆలపాటి తలపెట్టిన ప్రజాయాత్ర ప్రజల్లో చైతన్యం నింపుతుందని చెప్పారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిల్లి మాణిక్యాలరావు పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.



మందడం ధర్నా శిబిరంలో బిల్డ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు

రాజధానిలో తట్ట మట్టి వేయని జగన్‌రెడ్డి

- 1495వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

తుళ్ళూరు జనవరి 20: రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధికి ఒక్క తట్ట మట్టి వేయని సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని చెప్పటం విడ్డూరంగా ఉందని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఎద్దేవా చేశారు. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, రైతుకూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు శనివారం నాటికి 1495వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి పలువురు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో దాదాపుగా 9 వేల కోట్ల పనులు జరిగాయన్నారు. సీఎం జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత నాలుగున్నర ఏళ్లలో తట్ట మట్టి కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతేనన్నారు. రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన వారు పాలకులు ఎలా అవుతారన్నారు. వెంటనే రాజీనామాలు చేసి పదవుల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. రాజధాని 29గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. మందడం ధర్నా శిబిరంలో దళిత జేఏసీ నేత పులి చిన్నా పాల్గొన్నారు.



విజేతలను అభినందిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి

జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లోనూ రాణించాలి

- మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

తెనాలి అర్బన్, జనవరి 20 : జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో కూడా పవర్ లిఫ్టింగ్‌లో రాణించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో జరుగుతున్న సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. సబ్ జూనియర్ పోటీలలో 66 కిలోల విభాగంలో ఆకాష్‌పాల్, షేక్ ఖరీంబాషా, సందీప్‌సాయి, జూనియర్ ఓపెన్ విభాగంలో అనంత్‌కుమార్, ప్రసాద్, రాఘవేంద్ర, 74 కిలోల సబ్ జూనియర్ విభాగంలో సంతోష్, వెంకటేశ్వరన్, జోసఫ్, జూనియర్ విభాగంలో సెంబాగం, సతీష్, అర్జున్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 54 కిలోల విభాగంలో అనూష్, దుర్యోధన, 59 కిలోల సబ్ జూనియర్‌లో యదవేంద్ర, ముఖేష్, ప్రశాంత్, సీనియర్ విభాగంలో మల్లేష్‌నాయక్, నోబుల్, మధు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కరణం వెంకటేశ్వరరావు, సూర్యదేవర వెంకట్రావు, మద్ది ప్రభాకర్, కోటేశ్వరరరావు, ప్రిన్సిపల్ షైనీ పాల్గొన్నారు.

జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు

జిల్లా క్రీడాకారిణీ

గుంటూరు(తూర్పు), జనవరి20: ఈనెల 26నుంచి మహారాష్ట్ర, లాతూర్‌లో జరిగే జాతీయ షూటింగ్‌బాల్ పోటీలకు తాడికొండ మండలం, రావెల గ్రామానికి చెందిన బిల్లా ప్రియదర్శిని ఎంపికైనట్టు షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కిషోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియదర్శినికి కోచ్‌లు, అసోసియేషన్ నేతలు అభినందనలు తెలిపారు.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

- విజయవాడ జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గుడ్డు ధర రూ.5.30
- నెక్ విజయవాడ ఆఫీస్ ఫోన్: 74165 82559

బ్రాయిలర్ ధరలు

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

బ్రాయిలర్ బర్డ్	111, 119, 130
చికెన్ విత్ స్కిన్	210.00
చికెన్ స్కిన్ లెస్	220.00

దళితులకు విదేశీ విద్యను దూరం చేసిన సీఎం జగన్

● టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మామిడి రవి



నిరసన వ్యక్తం చేస్తున్న మామిడి రవి తదితరులు

రెంటచింతల, జనవరి 20 : దళితులు విద్యాపరంగా ఉన్నత స్థానాలకు వెళ్తారనే అక్కసుతో అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చి జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను సీఎం జగన్‌మోహనరెడ్డి ఘోరంగా అవమానించారని టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి రవి విమర్శించారు. రెంటచింతలలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో శనివారం నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ఎస్సీలను 206 అడుగుల లోతుకు తొక్కారని దుయ్యబట్టారు. మృతి చెందిన డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, కిరణ్‌కుమార్ల కుటుంబాల ఉసురు ఊరకేపోదని శాపనార్థాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు డేగల జ్ఞానయ్య, కుక్కమూడి ఏకోబు,డేగల థామస్, డేగల అబ్రహం, బాల ఏసు తదితరులు పాల్గొన్నారు.

● దుర్గి, జనవరి 20 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పలికే అర్హత కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేదని టీడీపీ ఎస్సీ నేతలు అన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించడంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు శనివారం దుర్గిలో వారు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరును జగనన్న విదేశీ విద్య పథకంగా మార్చడం, ఎస్సీల పథకాలను రద్దు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సరైంది కాదన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాతులూరి కుమార్, కందుల విజయ్, మేకల అనిల్, మాచర్ల మదార్, బొల్లెద్దుల శాంతి, కొత్తపల్లి అమృతరావు, కుందుర్తి చెన్నకేశవరావు, కోట అభిషేక్, మేకల అబ్రహం, కందుల చిన శ్యామ్యూల్, పేరువాల కొండ పాల్గొన్నారు.

● వెల్దుర్తి, జనవరి 20 : దళిత వర్గాలను మోసం చేసేందుకు జగన్‌మోహన్ రెడ్డి వస్తున్నారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాతులూరి కుమార్ అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ నేతలు శనివారం వెల్దుర్తిలో ఆందోళన జరిపారు. కుమార్ మాట్లాడుతూ జగన్ దళిత వ్యతిరేకి అన్నారు. కోడి కత్తి కేసులో శ్రీనుకు ఐదేళ్లుగా బెయిల్ రాకుండా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిరాల ఏసోబు, చాగంటి ఏసోబు, ప్రసాద్, రవి, యాకోబు, రత్న ప్రసాద్, అచ్చయ్య, మోషే తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య నేత కోటి మృతి



కోటి (ఫైల్)

పిడుగురాళ్ల, జనవరి 20 : పట్టణ ఆర్యవైశ్య నాయకుడు వందనపు కోటి(55) శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు. కోటి మృతి చెందిన వార్త పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఫోన్‌లో కోటి కుటుంబసభ్యులతో మాట్లాడి సంతాపాన్ని తెలియజేశారు. పార్టీకి వెన్నుదన్నుగా, తనకు ఎంతో ఆత్మీయుడిగా వుండే కోటి మృతి ఎంతో బాధాకరమని యరపతినేని శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య నాయకులు కనిగిరి శ్రీను, పాండురంగ శ్రీను, కొత్త సాంబశివరావు, కోట హరి, వివి నాగేశ్వరరావుతో పాటు షేక్ బాబావలి, వడ్డవల్లి సర్వేశ్వరరావు, కొమ్మినేని రామచంద్రరావు, సయ్యద్ అమీర్‌అలి, వడ్డవల్లి సాంబశివరావు, తురకా వీరస్వామి, పిల్లి చెన్నారావు, పణితి రవి, బొల్లా శ్రీను, చింతల అజయ్, వల్లెపు రామకృష్ణ, జొన్నలగడ్డ శ్రీను, ఎల్‌వీఆర్ తదితరులు మృతదేహానికి నివాళులర్పించారు.

మోర్జంపాడులో వికసిత్ భారత్

మాచవరం, జనవరి 20: మండలంలోని మోర్జంపాడు గ్రామంలో శనివారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈవోపీఆర్డీ వెంగళరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా పలురకాల సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, వాటిని అర్హులైన ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీ గ్యాస్ డీలర్ సీహెచ్ కోటేశ్వరరావు, స్థానిక సర్పంచ్ భువనగిరి కృష్ణవేణి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మారం బ్రహ్మారెడ్డి, బీజేపీ నాయకులు పలు ప్రభుత్వశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత

పిడుగురాళ్ల, జనవరి 20: జూలకల్లు గ్రామానికి చెందిన చల్లా కోటమ్మ అనారోగ్య కారణంతో మృతి చెందగా టీడీపీ నాయకులు శనివారం రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ నాయకులు దియ్యా శ్రీనివాసరావు, నర్రా సాంబశివరావు, చింతలపూడి రామ్మూర్తి, దామరచర్ల హనుమంతరావు, బీసీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు కిట్లు అందజేత

దాచేపల్లి, జనవరి 20 : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి క్రీడా కిట్స్‌ను పంపిణీ చేశారు. దాచేపల్లిలోని ఆర్అండ్‌బి బంగ్లాలో శనివారం క్రీడాకారులకు క్రీడా కిట్‌లను అందజేశారు. పురుషుల విభాగంలో క్రికెట్‌లో దాచేపల్లి, వాలీబాల్‌లో రామాపురం, కబడ్డీ, బ్యాడ్మింటన్‌లో దాచేపల్లి జట్లు విజేతలుగా నిలిచారు. ఆయా కార్యక్రమాలలో కొప్పుల సాంబయ్య, మూలగుండ్ల ప్రకాష్‌రెడ్డి, నాగెండ్ల రత్నం, కోట కృష్ణ ఉన్నారు.

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

పిడుగురాళ్ల, జనవరి 20 : కరాలపాడు జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ ముడేల వెంకటేశ్వరరెడ్డి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యలో ముందడుగు వేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

మాచర్ల, జనవరి 20 : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఎంపీడీవో సరోజినిదేవి అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ప్రజా ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై మాట్లాడారు. సమావేశంలో వైసీపీ నేత బూడిద శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు

● టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ



సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, జనవరి 20 : రాష్ట్ర భవిష్యత్ టీడీపీపై ఆధారపడి ఉందని నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలోని టీడీపీ ప్రజావేదికలో శనివారం సాయంత్రం టీడీపీ అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 2న వస్తుందని, ఇందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజల్లో విపరీత మైన వ్యతిరేక ఉందని, రాష్ట్రాన్ని కాపాడు కోవాలంటే జగన్‌ను తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. అందరూ ఎన్నికల దిశగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఆళ్ల అమరేశ్వరరావు, బత్తుల నాగేశ్వరరావు, పల్లపాటి పెద్దిరాజు, ఎన్.సత్యనారాయణ, కటకం రామకృష్ణ, ఆతుకూరి నాగేశ్వరరావు, బొక్కా సంగీతరావు, బండారు నాగరాజు, మామిడి వెంకటేశ్వరరావు, శంకర్ నాయక్, రాంబో బుడే, తొరటి వెంకటరావు, ప్రత్తిపాటి హరేకృష్ణ, పూజల వెంకట కోటయ్య, జీ మల్లేశ్వరి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పలువురు టీడీపీలో చేరిక

సత్తెనపల్లి, జనవరి 20 : భవిష్యత్ టీడీపీదేనని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలోని 3వ వార్డు నుంచి ఎస్టీ సెల్ నేతలు కేతావత్ శంకర్ నాయక్, పురుషోత్తం నాయక్‌ల ఆధ్వర్యంలో శనివారం ఆ వార్డుకు చెందిన వైసీపీ నేతలు రూపావత్ సురేష్ నాయక్, రూపావత్ కిరణ్ నాయక్‌లు కన్నా కార్యాలయంలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 3వ వార్డుకు చెందిన కేతావత్ శంకర్ నాయక్‌ను పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజక వర్గంలో కన్నా విజయానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, నూర్‌బాషా జానీ బాబు తదితరులు ఉన్నారు. అలాగే ముప్పాళ్ళ మండలం మాదలకు చెందిన 25 కుటుంబాలు శనివారం రాత్రి ముత్తినేని సరేంద్ర ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వారికి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అవినాష్‌కు పరామర్శ

సత్తెనపల్లి, జనవరి 20 : రాజుపాలెం మండలం రాజుపాలెంకు చెందిన కొత్తూరి అవినాష్ విషజ్వరంతో బాధపడుతూ సత్తెనపల్లి ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆస్పత్రికి వెళ్లి అవినాష్‌ను పరామర్శించారు. డాక్టర్‌తో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయనతో పాటు టీడీపీ నేత అంకాళ్ళ ప్రభుదాసు ఉన్నారు.

చిన్నబ్బాయి మృతి తీరని లోటు

నకరికల్లు, జనవరి 20 : కుంకలగుంట సొసైటీ మాజీ అధ్యక్షుడు ఆవుల చిన్నబ్బాయి అలియాస్ వెంకటేశ్వర్లు(87) మృతి తీరని లోటు అని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం కన్నా లక్ష్మీనారాయణతో పాటు డాక్టర్ సింగరాజు సాయికృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి, రుసుం కోటయ్య, మాలపాటి మహంకాళిరావు, ఆవుల సుబ్బయ్య, మర్రివేముల సిద్దయ్య, తాండ్ర వెంగళరావు నివాళులర్పించారు. మంత్రి అంబటి రాంబాబు, పక్కాల సూరిబాబు, భవనం రాఘవరెడ్డి, సింగరాజు అంకారావు, మద్దాల శ్రీనివాసరావు, దమ్మవళం శ్రీనివాసరావు, దమ్మవళం జాలయ్య, ఔదూరి అంజిరెడ్డి, ఉప్పరపల్లి లక్ష్మిరెడ్డి, పసుపులేటి సాంబశివరావు, పలువురు నేతలు కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

యర్రం వెంకయ్య మృతికి సంతాపం

ముప్పాళ్ళ, జనవరి 20 : మండలంలోని తొండపిలో అనారోగ్యంతో యర్రం వెంకయ్య మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని శనివారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల రాస్తారోకో



పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్‌లో ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

పిడుగురాళ్ల, జనవరి 20 : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ఐలాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ప్రారంభించి సామాజిక న్యాయం మా లక్ష్యం అంటూ మాట్లాడిన జగన్ 40 రోజులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలకు చెందిన అంగన్‌వాడీలు నిరసనలు తెలుపుతున్నా వారి సమస్యలు పట్టవా అని రైతు సంఘం నాయకులు గోపాలరావు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తెలగపల్లి శ్రీను, అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు ఎస్‌కే హజ్రా, శాంతమణి, పద్మ, ధనలక్ష్మి, అరుణ, విజయరాణి తదితరులు పాల్గొన్నారు. అంగన్‌వాడీల ధర్నాకు ప్రజాసంఘాల నేతలు కొక్కెర కొండలు, యడవల్లి కొండలు, అనంతుల శ్రీనివాస్, ఖాశిం సైదా, సలీం, గిరి, కుంచపు నాగలింగేశ్వరరావు, పఠాన్, రాము, వర్ల అగస్టీన్, పాల్ తదితరులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.

● గురజాలటౌన్, జనవరి 20: తమ సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం పట్టణంలో అంగన్‌వాడీలు ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దీక్షలు విరమించి విధుల్లో చేరాలని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ఆమోదించకుండా బెదిరింపులకు దిగడం సరైంది కాదన్నారు. కాగా వామపక్షాలు అంగన్‌వాడీలకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కటికం అంకారావు, పట్టణ అధ్యక్షుడు అడపా శ్రీనివాసరావు, కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి బొల్లయ్య, శరమాల హనుమంతురావు, పోటు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

● అమరావతి, జనవరి 20 : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్షలు 40వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరంలో తమ నోట్లో ప్రభుత్వం మట్టి కొట్టవద్దంటూ స్టీల్ ప్లేట్‌లలో ఇసుక పోసుకుని తమ నిరసన తెలిపారు.

● క్రోసూరు, జనవరి 20 : అంగన్‌వాడీలకు మద్దతుగా శనివారం క్రోసూరు మండలంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రధాన రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, అంగన్‌వాడీలను చర్చలకు పిలిచి ఎటువంటి డిమాండ్లు పరిష్కరించకపోవటం, నిర్లక్ష్య ధోరణి అవలంబించటం దారుణమన్నారు. అంతక ముందు క్రోసూరులోని ఆమంచి జ్ఞాన కేంద్రంలో ప్రతిపక్ష నాయకులందరూ కలసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీల సమ్మెకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్టు ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోకా వెంకటరావు, దుద్దుల యోహాన్, మన్నెం శ్రీనివాసరావు, సీఐటీయూ నాయకులు గంజిమాల రవిబాబు, గర్నెపూడి మహేష్, మురళీ, బీఎస్పీ నాయకులు గనుపల్లి శేఖర్, రైతు సంఘం నాయకులు ఆవుల ఆంజనేయులు, కంచేటి పెద్దబ్బాయి, అత్తోట బాలయ్య, యూటీఎఫ్ నాయకులు ఖాజావలి, లక్ష్మణరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు నందిగం దేవదాసు, దళిత విభాగం నాయకులతో పాటు కేవీపీఎస్ నాయకులు ముత్యాల పౌలు, పలువురు మహిళలు పాల్గొన్నారు.

● సత్తెనపల్లి, జనవరి 20 : సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సత్తెనపల్లి శాఖ ఆధ్వర్యంలో శనివారం తాలూకా సెంటర్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజాత, అహల్య, చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



సత్తెనపల్లిలో రాస్తారోకో చేస్తున్న అంగన్‌వాడీలు

పెన్షనర్ల సేవలు మరువలేనివి : ఎమ్మెల్సీ జంగా

పిడుగురాళ్ల, జనవరి 20 : ఎన్నో ఏళ్లుగా విధి నిర్వహణలో సేవలందించిన పెన్షనర్ల సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. పిడుగురాళ్ల ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శనివారం పెన్షనర్ల అసోసియేషన్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ జంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర సర్వీసులలో పని చేసి ఉద్యోగ విరమణ పొంది 75 సంవత్సరాల వయసు నిండిన పెన్షనర్ల దంపతులను సన్మానించారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కొత్త వెంకట సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రభుదాసు, ఎం.సుబ్బారావు, ఆదయ్య, కెవి చలపతిరావు, కొత్త రఘురామయ్య, యేలూరి శ్రీను, మహంకాళి డేవిడ్, చల్లగుండ్ల విశ్వనాథం, ఎం.కోటేశ్వరరావు, లింగా శ్రీహరిరావు, ఆడెపు విశ్వేశ్వరరావు, వీరబ్రహ్మాచారి, కృష్ణారెడ్డి, ఎం.నారాయణ, ఎస్‌కె నాగుల్‌మీరా, విక్టోరియా హేమలత తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నాయకుడి మృతికి కొమ్మాలపాటి సంతాపం

క్రోసూరు, జనవరి 20 : మండలంలోని నాగవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొండూరు భాస్కరరావు మృతికి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకుల ద్వారా రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని ఆయన అందించారు. మృతుని కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. భాస్కరరావు మృతి టీడీపీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్నారు. మృతదేహంపై పూలదండలు వేసి నివాళులర్పించిన వారిలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ సుభాషిణి, టీడీపీ నాయకులు జాన్ తదితరులు ఉన్నారు.

విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందజేత

క్రోసూరు, జనవరి 20 : మండలంలోని అందుకూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి నళిని కుమారి నిరుపేద డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని పసుమర్తి సాహితికి ల్యాప్‌టాప్‌ను విరాళంగా అందజేశారు. మాజీ సర్పంచ్ తాళ్ళూరి శ్రీనివాసరావు చేతుల మీదుగా ల్యాప్‌టాప్ అందించారు. కార్యక్రమంలో నళిని కుమారి భర్త వాసిరెడ్డి మురళీ పాల్గొన్నారు.

● పెదకూరపాడు, జనవరి 20 : మండలంలోని 75 తాళ్ళూరులో శుక్రవారం ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న తాళ్ళూరి జోషి పద్మావతి అనే విద్యార్థినికి విద్యా అవసరాల నిమిత్తం ల్యాప్‌టాప్‌ను మాగులూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ మాగులూరి భాను ప్రకాష్ అందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు కుంచనపల్లి కిరణ్, ఆశీర్వాదం, ఉమ్మనేని సుబ్బారావు, జంగాల ప్రసాదు, తాళ్ళూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

నేడు ఛలో వరికపూడిశెల

మాచర్ల, జనవరి 20 : టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాచర్ల ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిలు శనివారం ఛలో వరికపూడిశెల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు వెల్దుర్తి నుంచి వరికపూడిశెల ప్రాంతానికి చేరుకోనున్నారు.

నేడు పడుచూరి విగ్రహావిష్కరణ

అమరావతి, జనవరి 20 : గుంటూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, అమరావతిలోని శ్రీ వాసవీ అన్నదాన సత్రం పూర్వాధ్యక్షుడు దివంగత పడుచూరి వెంకటేశ్వర్లు విగ్రహావిష్కరణ కార్యక్రమం స్థానిక అన్నదాన సత్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని సత్రం అధ్యక్షుడు చలువాది మల్లికార్జునరావు తెలిపారు. కార్యక్రమానికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం వాసవీ సత్ర సముదాయం అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ నిమ్మా విజయసాగరబాబుతో పాటు పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొంటారని చెప్పారు.

ఎరువులు తీసేశారు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

గురజాలటౌన్, జనవరి 20: మండలంలోని గోగులపాడులో జగనన్న పాలవెల్లువ కేంద్రం భవనంలో గ్రామ సర్పంచ్ ఎరువులు ఉంచి సొంతంగా వ్యాపారం చేస్తుండడంపై శనివారం ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడింది. దీంతో హడలిపోయిన సర్పంచ్ ట్రాక్టరులో తన ఎరువుల బస్తాలను లోడు చేసుకొని మరో చోటికీ వెళ్లిపోయారు. పాలవెల్లువ కేంద్రాన్ని పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో సర్వత్రా వ్యక్తమవుతోంది.

మహిళలకు న్యాయ అవగాహన సదస్సు

మాచర్ల రూరల్, జనవరి 20 : పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మహిళలకు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి శారద న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలుపుతూ ఫోక్సో చట్టంపై వివరించారు. అలాగే గృహ హింస చట్టంపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, రామ్‌నాయక్, ఎంపీడీవో సరోజినిదేవి తదితరులు పాల్గొన్నారు.



కొమ్మాలపాటి శ్రీధర్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

అచ్చంపేట, జనవరి 20 : మండలంలోని తాళ్ళచెరువు గ్రామంలో వైసీపీకి చెందిన సుమారు 133 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్‌కు శనివారం సాయంత్రం భారీగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్సీ కాలనీలో ఎస్సీ కుటుంబాలు, బీసీ, ఓసీ కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ వీరందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో గర్నెపూడి లూర్దయ్య, దేవరకొండ బాబు, నీలగిరి శౌరీలు, నీలగిరి నాని, నీలగిరి భాగ్యయ్య, రేపూడి మరియదాసు, వేమవరపు ఝాన్సీ, పెరికల థామస్, సాతులూరి లూర్దయ్య, దారా ఆదాం, దాసరి బాబు, బొంతా శౌరిబాబుతో పాటు బీసీలకు చెందిన పీసపాటి ప్రసాదు, బాజీ, చామర్తి వెంకటేష్, బెల్లంకొండ యలమయ్య, కోపూరి లక్ష్మీనారాయణ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ముందుగా తాళ్ళచెరువు బాల ఏసు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీధర్‌తో పాటు వెన్నా శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు నందిగం ఆశీర్వాదం, బత్తుల శ్రీనివాసరావు, తాళ్ళూరి లక్ష్మీనారాయణ, వెనిగండ్ల కోటయ్య, స్థానిక నాయకులు రేపూడి తోమాస్, రేపూడి జోజి, ఇన్నారెడ్డి, శౌరిరెడ్డి, కిషోర్‌రెడ్డి, విజయారెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ద్విచక్ర వాహనాలతో అచ్చంపేట నుంచి తాళ్ళచెరువు వరకు భారీ ర్యాలీ జరిగింది.

పాదయాత్రగా తిరుపతి బయలుదేరిన ఎలినేడి శ్రీనివాస్

సత్తెనపల్లి, జనవరి 20 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ తెలుగు యువత పట్టణ మాజీ అధ్యక్షుడు ఎలినేడి శ్రీనివాస్ శనివారం పట్టణంలోని రఘురామ్ నగర్‌లో గల తన గృహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి వడ్డవల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఎదురు నడిచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్ళారు. ఎలినేడి లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు రఘురామ్ నగర్ నుంచి వేంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్ళారు. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎలినేడి రామస్వామి, భీమినేని వందనాదేవి పాదయాత్రకు సంఘీభావం తెలిపి కొద్ది దూరం నడిచారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళ అమరేశ్వరరావు, బత్తుల నాగేశ్వరరావు, పూజల వెంకట కోటయ్య, కంభాల వెంకటేశ్వర్లు, దివ్వెల శ్రీనివాసరావు, కోమటినేని శ్రీనివాసరావు, కటకం రామకృష్ణ, నూర్‌బాషా జానీ బాబు, రావిపాటి మధుబాబు, పోట్ల ఆంజనేయులు, మార్కెట్ రాజు, బండారు నాగరాజు, కట్టా రమేష్, వక్కంటి అజయ్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.



పాదయాత్రగా తిరుమల బయలు దేరిన ఎలినేడి శ్రీనివాస్‌తో కన్నా లక్ష్మీనారాయణ, ఎలినేడి రామస్వామి తదితరులు

లోకేశ్, కన్నాను కలసిన మాగులూరి

సత్తెనపల్లి, జనవరి 20 : టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు కో-ఆర్డినేటర్ మాగులూరి భాను ప్రకాష్ శనివారం సాయంత్రం సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ఎన్ఆర్ఐ విభాగం తరుపున నియోజక వర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను తాను, తన సోదరుడు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు మాగులూరి హరిబాబుతో కలసినట్టు తెలిపారు. టీడీపీ అభివృద్ధికి చేయవలసిన పలు కార్యక్రమాల గురించి లోకేశ్ తెలిపారని భాను ప్రకాష్ చెప్పారు. మాగులూరి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను లోకేశ్ అభినందించారన్నారు.

స్థానికులకే సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వాలి

● వైసీపీ అసమ్మతి నేతలు

సత్తెనపల్లి, జనవరి 20 : రానున్న ఎన్నికల్లో స్థానికులకే సత్తెనపల్లి వైసీపీ టిక్కెట్ కేటాయించాలని వైసీపీ అసమ్మతి నేతలు అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అసమ్మతి వైసీపీ నేతలు మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా శనివారం రాత్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయ భాస్కర్‌రెడ్డి గృహంలో సమావేశమయ్యారు. స్థానికేతరులకు టిక్కెట్ ఇస్తే సహించేది లేదన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా వీరు సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, రాజుపాలెం మాజీ జడ్పీటీసీ మర్రి వెంకట రామిరెడ్డి, డాక్టర్ జీ.నాగ భూషణరెడ్డి, గుండ్లపల్లి కృష్ణారెడ్డి, గుజ్జర్లపూడి సతీష్ ఉన్నారు.

సీఐటీయూ నేత మహేష్ అరెస్టు

సత్తెనపల్లి, జనవరి 20 : అంగన్‌వాడీలకు అండగా నిలిచిన సీఐటీయూ నాయకుడు పెండాల మహేష్ పై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేసి పోలీసు స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంగన్‌వాడీలను ఐసీడీఎస్ అధికారులు బెదిరించి సమ్మె విఫలయత్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న మహేష్ సీడీపీవో కార్యాలయానికి వెళ్ళగా ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు సమాచారం అందించటంతో మహేష్ పై దాడి చేసి బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్ళారని సదరు నేతలు ఆరోపించారు. స్టేషన్ నుంచి మహేష్ బయటకు రావటంతో సొమ్మసిల్లి పడిపోయాడని, వెంటనే ఆస్పత్రికి తరలించామన్నారు. మహేష్‌పై పోలీసుల దాడిని ఖండిస్తున్నామన్నారు.

చిలకలూరిపేట మేజర్‌లో మునిగి వ్యక్తి మృతి

నకరికల్లు, జనవరి 20 : ఈతకు వెళ్ళిన పిల్లలను కాపాడు ప్రయత్నంలో ఒకరు మృత్యువాతకు గురైన సంఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేచవరం గ్రామానికి చెందిన కుంటిగొర్ల వెంకటేశ్వరరావు (32) తన పొలానికి మందు కొట్టేందుకు సుబ్బారెడ్డితో కలసి వెళ్ళాడు. చిలకలూరిపేట మేజరులో గడ్డం శివ, గాదె సాయిరెడ్డి అనే 15 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలు ఈత కొట్టేందుకు దిగారు. రక్షించమని కేకలు వేయగా పొలంలో ఉన్న వెంకటేశ్వరరావు, సుబ్బారెడ్డిలు మేజరులో దిగి పిల్లలు ఇద్దరిని రక్షించారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి ఒడ్డుకు ఎక్కాడు. వెంకటేశ్వరరావు గేట్లు వద్ద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య భువనేశ్వరి ఫిర్యాదు మేరకు నకరికల్లు ఎస్ఐ బీ ప్రసాదరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కంది పంట నాణ్యత ప్రమాణాలపై శిక్షణ

బెల్లంకొండ, జనవరి 20 : కంది పంట నాణ్యత ప్రమాణాలపై రైతు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణయ్య అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా శిక్షణా కేంద్రం డీటీసీ శివకుమారి, క్రోసూరు ఏడీఏ హనుమంతరావు హాజరయ్యారు. బెల్లంకొండ మండలంలోని మన్నెసుల్తాన్‌పాలెంలో కంది పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారం వెంకట రమణ, రమణారెడ్డి, ఆర్‌బీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

దేవరంపాడు వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వేలం

రాజుపాలెం, జనవరి 20 : దేవరంపాడు వేంకటేశ్వరస్వామి కొండపై శనివారం దేవాలయం వద్ద వేలం పాటలు నిర్వహించారు. 11 నెలల కాలానికి, తిరునాళ్లలో కొబ్బరికాయలు, పూజ ద్రవ్యాలు విక్రయించుకునేందుకు వేలం పాటలు నిర్వహించినట్లు ఈవో గుర్రం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

వైసీపీ హయాంలో బీసీలకు తీరని అన్యాయం

● మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు


జయహో బీసీ సభలో పాల్గొన్న నాయకులు

నాదెండ్ల, జనవరి 20 : వైసీపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండలంలోని సాతులూరు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పుల్లారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌కు బీసీలపై ప్రేమ ఉంటే నామినేటెడ్ పదవుల్లో వారికి ఇచ్చినవి ఎన్ని?, వాటిలో ప్రాధాన్యం ఉన్నవి ఎన్ని? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీసీలపై 26వేల అక్రమ కేసులు పెట్టారని, మూడు వందల మందిని అంత మొందించారని పేర్కొన్నారు. నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ 50 బీసీ కులాలకు కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసిన జగన్ వాటికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. టీడీపీ క్రమశిక్షణా సంఘం సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ పేరుకు బీసీలకు పదవులు ఇచ్చి వారిపై తమ సామాజిక వర్గం వారిని పెట్టి పెత్తనం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం శోభారాణి, పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ, టీడీపీ బీసీ సంఘం అధ్యక్షుడు రాంబాబు, జనసేన సమన్వయ కర్త తోట రాజా రమేష్, టీడీపీ, బీసీ విభాగాల నాయకులు షేక్ కరిముల్లా, సదాశివరావు, అవ్వారు బసవయ్య, భీమవరపు సుబ్బారావు, నాగ పూర్ణచంద్రరరావు తదితరులు పాల్గొన్నారు.

గీత దాటిన ఏ అధికారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు

చిలకలూరిపేట అర్బన్, జనవరి 20: రాష్ట్రంలో అధికార వైసీపీ సేవలో తరిస్తూ ఒళ్ళు మరచి గీత దాటి ప్రవర్తించే ఏ అధికారిని వదిలి పెట్టే ప్రసక్తే ఉండదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చెప్పారని, సజ్జల ఆదేశించారని స్థానిక వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకోవటానికి ఇంత కాలం దారి తప్పిన అధికారుల అరాచకాలకు కాలం చెల్లినట్లేనని ఆయన స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో టీడీపీ ముఖ్య నాయకులతో శనివారం జరిగిన సమీక్షలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త తోట రాజా రమేష్, నెల్లూరి సదాశివరావు, తేళ్ళ సుబ్బారావు, షేక్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాటిని కలసిన కాపు సంక్షేమ సంఘం నాయకులు

చిలకలూరిపేటలో కాపు సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఉయ్యూరు నరసింహారావు ప్రత్తిపాటి పుల్లారావును శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ప్రత్తిపాటి దృష్టికి తీసుకువచ్చారని, వారు చాలా సానుకూలంగా స్పందించటంతో నాకు చాలా సంతోషంగా ఉందని నరసింహారావు తెలిపారు.

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రధానం

సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు ప్రత్తిపాటి పుల్లారావు సన్మానం చేసి బహుమతులు అందజేశారు. రూరల్ మండలం కావూరు గ్రామంలో ముగ్గుల పోటీల్లో టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ - 6 పథకాలను ముగ్గుల రూపంలో వేసి మంచి ప్రతిభ కనబరిచిన బొప్పూడి రోహిణీకి ప్రథమ బహుమతి, బొప్పూడి అరుణ ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు.

ముప్పాళ్ళలో టీడీపీ శిలాఫలకం ధ్వంసం

ఈపూరు, జనవరి 20: మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో 2017 సంవత్సరంలో సిమెంట్ రోడ్డు, సైడు కాల్వల నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శిలాఫలకంపై అప్పటి నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పోటోలు ఉన్నాయి. జీవీ పోటో కన్పించకుండా స్టిక్కర్ అంటించారు. ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని టీడీపీ జిల్లా అధికారప్రతినిధి రాపర్ల జగ్గారావు, పులుకూరి వెంకట్రావు, విడపలపాటి హనుమయ్యలు పరిశీలించారు.

డీసీసీబీ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలి

● బ్యాంక్ చైర్మన్ సీతారామాంజనేయులు

వినుకొండటౌన్, జనవరి 20: జీడీసీసీ బ్యాంక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ చైర్మన్ సీతారామంజనేయులు అన్నారు. డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ డీసీసీ బ్యాంక్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ప్రజలు గమనించి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్వాక్రా రుణాలు అందించడంతో పాటు పరిశ్రమలకు కూడా రుణాలను అందజేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తక్కువ వడ్డీతో సులభ రుణాలు పొందేందుకు జీడీసీసీ బ్యాంక్ మంచి అవకాశాలు కల్పిస్తుందని, రైతులకు అనేక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంక్ సహకారంతో నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, పెట్రోల్ బంక్‌లతో పాటు సొసైటీ బిల్డింగ్‌లను నిర్మించారన్నారు.

తిరుమల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఎంపిక


ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు

నరసరావుపేట రూరల్, జనవరి 20: స్థానిక జొన్నలగడ్డలో గల తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 47 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ వైవీ నారాయణ తెలిపారు. చెన్నైకి చెందిన ప్రఖ్యాతి గాంచిన సుధీర్‌లాండ్ కంపెనీ ప్రతినిధులు శనివారం కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. వివిధ బ్రాంచిల నుంచి 320 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో తిరుమల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు 47మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రావెల సత్యనారాయణ, కళాశాల చైర్మన్ బొల్లా బ్రహ్మనాయుడు, వైస్ చైర్మన్ బత్తిన నాగేశ్వరరావు, కోశాధికారి దండా బ్రహ్మానందం, ప్లేస్‌మెంట్ అధికారిని అభినందించారు.

మిర్చి పంటను పరిశీలించిన హార్టికల్చర్ అధికారి

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

వినుకొండటౌన్, జనవరి 20 : మండలంలోని ఉప్పరపాలెంలో నల్లి దోమ తాకిడికి దెబ్బతిన్న మిర్చి పంటలను హార్టికల్చర్ అధికారి నబీరసూల్ శనివారం పరిశీలించారు. ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన నల్లిదోమ తాకిడికి మిర్చి రైతులు విల విల అనే కథనంపై ఎట్టకేలకు ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్ల తామర పురుగు ఆశించిన మిరప పంటను పరిశీలించి రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. అధికారుల సూచనల మేరకే పంటలపై మందులను పిచికారి చేయాలని, నాశిరకం మందులు పిచికారి చేయరాదని, కొనుగోలు చేసిన ప్రతి మందుకు బిల్లులు పొందాలని రైతులకు సూచించారు.

ఆడుదాం-ఆంధ్రతో క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి

● ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

శావల్యాపురం, జనవరి 20: క్రీడల్లో రాణించే నైపుణ్యాలున్నప్పటికీ సరైన అవకాశాలు లేక అట్టడుగునే ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం-ఆంధ్రను సద్వినియోగం చేసుకొని జాతీయస్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఆడుదాం-ఆంధ్ర మండలస్థాయి క్రీడల ముగింపు కార్యక్రమాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మండలస్థాయిలో గెలుపొంది నియోజకవర్గస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించి బహుమతులను అందజేశారు.

జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కోకన్వీనర్‌గా శ్రీనివాసరావు

వినుకొండ, జనవరి 20 : జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న నిశ్శంకర శ్రీనివాసరావును ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కోకన్వీనర్‌గా నియమించినట్లు శనివారం ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో పవన్‌కల్యాణ్ ఇచ్చిన బాధ్యతను తూచ తప్పకుండా పాటిస్తానని ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, టీడీపీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

అంగన్‌వాడీల రాస్తారోకో.. తీవ్ర ఉద్రిక్తత.. అరెస్టులు


చిలకలూరిపేట అర్బన్ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న వివిధ పార్టీల నాయకులు


నరసరావుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాలో డాక్టర్ చదలవాడ, గుంటూరు విజయ్‌కుమార్, డీ శివకుమారి తదితరులు

చిలకలూరిపేట, జనవరి 20 : చిలకలూరిపేటలో శనివారం అంగన్‌వాడీలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలతో కలసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సుమారు అరగంట పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. రాస్తారోకో చేయకుండా పోలీసులు తొలుత వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ వారు పోలీసుల అడ్డు తొలగించుకొని రాస్తారోకోకు దిగారు. రాస్తారోకో ఆపి వేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆందోళనకారులు ప్రతిఘటించటంతో స్వల్ప తోపులాట జరిగింది. ఏపీ కౌలు రైతు సంఘం అధ్యక్షుడు వై రాధాకృష్ణ చొక్కా చినిగి పోయింది. అయినప్పటికీ రాస్తారోకో కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు, నాయకులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అర్బన్ పోలీసులు రాస్తారోకో చేస్తున్న కొందరిని అదుపులోకి తీసుకొని అర్బన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుస్టేషన్ ఎదుట వివిధ పార్టీల నాయకులు, అంగన్‌వాడీలు బైఠాయించి అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. అర్బన్ సీఐ సీహెచ్ సీతారామయ్య, ఎస్ఐలు లోకేశ్, మోహన్, ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు. ఐతే సుమారు 30 మందికి పైగా ఆందోళన కారులను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాలకు చెందిన పేరుబోయిన వెంకటేశ్వర్లు, వై రాధాకృష్ణ, పోపూరి సుబ్బారావు, ఎన్ కాళిదాసు, జరినీ సుల్తానా, వీ సావిత్రి, నాగభైరు రామ సుబ్బాయమ్మ, షేక్ సుభానీ, ముత్తయ్య, రామారావు, భగత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


నరసరావుపేట రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న అంగన్‌వాడీలు, అఖిలపక్ష పార్టీ నాయకులు

ఆందోళనకు డాక్టర్ చదలవాడ సంఘీభావం

నరసరావుపేట టౌన్, జనవరి 20: నరరావుపేట గాంధీ పార్కు వద్ద అంగన్‌వాడీలు శనివారం ఆందోళన కొనసాగించారు. అనంతరం గాంధీ పార్కు నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేశారు. ఆందోళనకు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలను అనేక ఇబ్బందులకు గురిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దళిత ద్రోహి అని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినా ఎస్సీ, ఎస్టీ, బీసీలు జగన్‌రెడ్డిని నమ్మరన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, కొమ్మల నాగేశ్వరరావు, లక్ష్మీశ్వరరెడ్డి, షేక్ సిలార్ మసూద్, డి.శివకుమారి, నల్లపాటి రామారావు, కుమ్మెత కోటిరెడ్డి, గూడూరు శేఖర్, కే ఏడుకొండలు, బూదాల బాబురావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా అంగన్‌వాడీలు

వినుకొండ, జనవరి 20 : అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు 40వ రోజు పట్టణంలోని సురేష్‌మహాల్ వద్ద వినుకొండ - నరసరావుపేట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అంగన్‌వాడీలు చేపట్టిన రాస్తారోకో కార్యక్రమానికి పట్టణంలోని అఖిలపక్ష పార్టీ నాయకులు మద్దతు ప్రకటించి రాస్తారోకోలో పాల్గొన్నారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారమయ్యేవరకు సీపీఐ, ప్రజాసంఘాలు, లౌకికవాద రాజకీయ పార్టీలు, వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అంగన్‌వాడీలకు సంఘీభావంగా మద్దతు తెలియజేస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్, హనుమంతరెడ్డి, జనసేన గుంటూరు జిల్లా కార్యదర్శి నిశ్శంకర శ్రీనివాసరావు, బొంకూరి వెంకటేశ్వర్లు, జనసేన వీరమహిళలు ఉషారాణి, భాగ్యలక్ష్మి, సెక్బారు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాక్షేత్రంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం

● టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు


పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న జీవీ ఆంజనేయులు

వినుకొండ, జనవరి 20: ప్రజాక్షేత్రంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనను వ్యతిరేకిస్తూ పట్టణంలోని రెడ్డినగర్‌కు చెందిన వైసీపీ నాయకుడు చికెన్‌బాబు ఆధ్వర్యంలో 52 కుటుంబాలు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, పఠాన్ సుభాని అధ్యక్షతన వైసీపీని వీడి జీవీ ఆంజనేయులు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చికెన్‌బాబుతో పాటు పార్టీలో చేరిన ముండ్లమూరు మస్తాన్, ముస్తఫా, బాజీ, అమీరుద్దీన్, జియావుద్దీన్, మౌలాలి, రామారావు, యోహాను, దరియా, సుబ్బారావు, వెంకట్రావులతో పాటు పలువురికి జీవీ ఆంజనేయులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలతో నిండిన ఈ అసమర్థ అహంకార ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాలనతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో సౌదాగర్ జానీబాషా, వంకాయలపాటి పేరయ్య లాయర్ సిద్ధయ్య, మీసాల శ్రీను, కాళింగరాజు, తూమాటి ఖాశీ, గోవిందరాజులు, పి.వి.సురేష్, గంధం కోటేశ్వరరావు, కౌన్సిలర్ పత్తిపూర్ణ, గోల్డ్ కరిముల్లా, పువ్వాడ కృష్ణ, సుభాని తదితరులు పాల్గొన్నారు.

అన్నివర్గాల ప్రజలను దగా చేసిన వైసీపీ ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నివర్గాల ప్రజలకు ద్రోహం చేసిందని జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలంలోని పెదకంచర్ల గ్రామంలో 2వ రోజు శనివారం బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జీవీ ఆంజనేయులు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్‌కు గ్యారెంటీ కరపత్రాలను అందజేస్తూ పర్యటించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు మానుకొండ శివప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు మాదినేని ఆంజనేయులు, క్లస్టర్ ఇన్‌చార్జి మక్కెన కొండలు, టీడీపీ నాయకులు ఆకుమళ్ళ ఖాశీం, కర్నాటి వెంకటరెడ్డి, భవనం పేరిరెడ్డి, మాదాల చిరంజీవి, మక్కెన రమేష్, యూనిట్ ఇన్‌చార్జి మాదాల కృష్ణ, కంచర్ల కొండలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

నూజెండ్ల, జనవరి 20: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటనపై ఐనవోలు ఎస్ఐ ఎం లక్ష్మీనారాయణరెడ్డి శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొండలరాయునిపాలెం గ్రామానికి చెందిన రైతు మల్లాది లింగారావు (52) శుక్రవారం ఉదయం పొలంవద్ద ఉన్న విద్యుత్ మోటారు నీరు లీకవ్వటంతో సరిచేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవటంతో బంధువులు పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా రైతు మృతి చెందాడు. విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాదు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన కుమారుడు వెంకటసునీల్ తండ్రి మృతి వార్త తెలియటంతో ప్రయాణాన్ని రద్దు చేసుకొని గ్రామానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగారావు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి బంధువులైన ములకలూరు మాజీ డీసీ కాకాని వీరాంజనేయులు, డాక్టర్ కాకాని వెంకటసురేంద్రలు లింగారావుకు నివాళులర్పించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. పోస్టుమార్టమ్ అనంతరం మృత దేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య


విష్ణువ్ (ఫైల్ ఫోటో)

రొంపిచర్ల, జనవరి 20 : మండలంలోని పరగటిచర్ల గ్రామానికి చెందిన గుడిపూడి విష్ణువ్(23) లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను గుంటూరు సమీపంలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యాప్ ద్వారా లోన్‌లు తీసుకొని ఇటీవల కొంత నగదు చెల్లించాడు. ఐతే మరలా ఫోన్ ద్వారా నిర్వాహకులు వేధించటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. తండ్రి గుడిపూడి శ్యామ్ ప్రసాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాల్ రాజు రవీంద్ర తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఎస్ఐ బదిలీ

నరసరావుపేట లీగల్, జనవరి 20: నరసరావుపేట స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఎస్ఐ సురేంద్రబాబు నెల్లూరు జిల్లా కోవూరుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట సెబ్ ఎస్ఐ మదనబాబు బదిలీపై నరస రావుపేట వచ్చారు.

అక్రమ మద్యం కేసులో నిందితుడి అరెస్టు

అక్రమంగా 18 మద్యం సీసాలను కలిగి ఉన్న కేసులో కోటప్పకొండకు చెందిన వెంకటరెడ్డిని అరెస్టు చేసినట్లు సెబ్ ఎస్ఐ సురేంద్రబాబు తెలిపారు. అతడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.

మాతృ శిశు మరణాలపై సమీక్ష

నరసరావుపేట లీగల్, జనవరి 20: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో శనివారం జిల్లా స్థాయి మాతృ, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి డీఎంహెచ్‌వో డాక్టర్ బీ రవి అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన ఆరు శిశు మరణాలపై సమీక్షించారు. సంబంధిత వైద్యశాల నుంచి కారణం అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఈ విధమైన మరణాలు జరగరాదని సూచించారు. కార్యక్రమంలో డీపీహెచ్ఎస్ డాక్టర్ బీ రంగారావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

బాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

● టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవిందబాబు

రొంపిచర్ల, జనవరి 20: రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ ఇన్‌చార్జ్ అరవిందబాబు తెలిపారు. మండలంలోని నలగార్లపాడు గ్రామంలో శనివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. గ్రామంలో పర్యటించి మేనిఫెస్టో వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

25న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

రొంపిచర్ల, జనవరి 20 : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 25న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మాధ్యూబాబు శనివారం తెలిపారు. అభివృద్ధి అంశాలు, అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలు చర్చిస్తామన్నారు. మండలస్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అన్నారు.

ఆర్‌బీకేల ద్వారా కందుల కొనుగోలు

● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి

వినుకొండటౌన్, జనవరి 20: ఆర్‌బీకేల ద్వారా మార్కెట్ రేటు (ఏ రోజుకారోజు) కందులు కొనుగోలు చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ మురళి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలోని ఆర్‌బీకే సిబ్బందికి సమీక్ష శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మురళి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 1500 పీఎం కిసాన్ సమస్యలను పరిష్కరించాలని, ప్రతిఒక్కరి బ్యాంక్ అకౌంట్ నమోదు చేయాలని, రైతులు పండించిన పంటలకు ఈకేవైసీపీ చేపట్టాలన్నారు. రైతులు పండించిన పంటలు అమ్ముకోవాలన్నా, బీమా సౌకర్యం పొందాలన్నా క్రాప్ బుకింగ్ తప్పనిసరి అని అన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ డీడీఏ రామారావు, వ్యవసాయశాఖ ఏడీఏ రవిబాబు, వినుకొండ హార్టికల్చర్ అధికారి నబీరసూల్, వెటర్నరీ అధికారులు, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

బాస్కెట్‌బాల్ పోటీలకు వాగ్దేవి డిగ్రీ విద్యార్థి


అమూల్యను అభినందిస్తున్న ప్రిన్సిపాల్

నరసరావుపేట టౌన్, జనవరి 20 : జూనియర్ నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థి దేరంగుల అమూల్య ఎంపికైందని ప్రిన్సిపాల్ కపిలవాయి రాజేంద్రప్రసాద్ శనివారం తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కిస్ యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్‌లో అమూల్య పాల్గొంటుందన్నారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో శిక్షణ ఉంటుందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, డైరెక్టర్లు కాట్ల రామకోటేశ్వరరావు, ఓగూరు నాగేశ్వరరావు, సూదా సురేష్‌బాబు, మద్దుల కోటేశ్వరరావు, పాశం కృష్ణారావు, ఇస్కేపల్లి క్రిష్ణకిషోర్, పీడీ దారా మహేష్ అధ్యాపకులు అమూల్యను అభినందించారు.

అర్హులందరికీ ఓటుహక్కు కల్పించాలి : కలెక్టర్


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శివశంకర్ లోతేటి

నరసరావుపేట రూరల్, జనవరి 20: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ శివశంకర్ లోతేటి అధి కారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోగల ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టర్ మండల అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సారాంశ సవరణ 2024పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులను గుర్తించి వారికి, 18-19 సంవత్సరాలు నిండిన వారికి ఓటుహక్కు కల్పించాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు వేగంగా చేయాలన్నారు. ఈ నెల 22వ తేదీన ఓటర్ల తుదిజాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో దానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 25వ తేదీన ఓటర్స్‌డే సందర్భంగా ఓటుహక్కు పై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను వేగవంతం చేయాలి

జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో ప్రభుత్వ పథకాలను జిల్లాలో ఏ విధంగా అమలు చేస్తున్నారు అనే దానిపై కమాండ్ కంట్రోల్ సిబ్బందితో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీడీవో మహాలక్ష్మి, ఎంపీడీవో గౌస్య బేగం, మండలాల కమాండ్ కంట్రోల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రహదారి భద్రత ప్రచార బ్యానర్, పోస్టర్ ఆవిష్కరణ

నరసరావుపేట అర్బన్, జనవరి 20: పల్నాడు జిల్లాలో 35వ జాతీయ రహదా రి భద్రత మాసోత్సవాలను కలెక్టర్ శివశంకర్ శనివారం ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలో రహదారి భద్రతకు సంబంధించిన ప్రచార బ్యానర్, పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు. రహదారి భద్రత అందరి బాధ్యత అని, దీనిపై అవగాహన పెరగాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో వినాయకం, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డి, డీఎస్పీ మహేష్, ఆర్అండ్‌బీ ఈఈ రాజా నాయక్, పంచాయతీ రాజ్ డీఈ, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మృతిచెందిన పోలీసు కుటుంబాలకు చెక్కుల పంపిణీ


ఏఎస్పీలతో మృతి చెందిన పోలీసు కుటుంబ సభ్యులు

నరసరావుపేట లీగల్, జనవరి 20: పోలీసు శాఖలో సేవలు అందిస్తూ అనారోగ్యంతో రోడ్డు ప్రమాదంలో మరణించిన పోలీసు కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కును చేయూత పథకం కింద పంపిణీ చేశారు. ఏఎస్పీలు రాఘవేంద్ర, రామచంద్ర రాజులు సదరు చెక్కులను పంపిణీ చేశారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. పల్నాడు జిల్లా ఆర్మ్‌డ్ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలు అందిస్తున్న శేషగిరిరావు అనారోగ్యంతో గత ఏడాది అక్టోబరు 10న మృతి చెందారు. ఆయన సతీమణి పీ మల్లీశ్వరికి పోలీసు అసోసియేషన్ తరపున రూ.లక్ష చెక్కును అందజేశారు. కాగా గత ఏడాది నవంబరు 29న కోటప్పకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చిలకలూరిపేట రూరల్ హెడ్ కానిస్టేబుల్ టీ వెంకటేశ్వర్లు భార్యకు రూ.లక్ష చెక్కును ఏఎస్పీలు అందజేశారు. కార్యక్రమంలో పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

75వ గణతంత్ర దినోత్సవం తిరంగాయాత్ర


తిరంగా యాత్రను ప్రారంభిస్తున్న రామిశెట్టి సుబ్బారావు, కన్వీనర్ ప్రసాద్ తదితరులు

నరసరావుపేట టౌన్, జనవరి 20 : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు విభాగ్ కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నరసరావుపేట పట్టణంలో తిరంగా యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. 550 మంది విద్యార్థులు పాల్గొన్న తిరంగా యాత్రను ముఖ్యఅతిథిగా పారిశ్రామికవేత్త రామిశెట్టి సుబ్బారావు హాజరై జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వరుణ్, గోపీ, సాంబ తదితరులు పాల్గొన్నారు.


విగ్రహం పెట్టి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోలేరు

● టీడీపీ రాష్ట్ర నేత గోనుగుంట్ల కోటేశ్వరరావు

నరసరావుపేట టౌన్, జనవరి 20: విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టి చేసిన తప్పులను కప్పిపుచ్చుకుందామని జగన్మోహన్‌రెడ్డి అనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. శనివారం నరసరావుపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే పరిస్థితిలేదని అన్నారు. అధికారంలోకి రావడానికి మీకు దళితులు కావాలని, అభివృద్ధి చేయడంలో మాత్రం మీకు దళితులు అవసరం లేదా? అన్నారు. తల్లి, చెల్లి, చివరికి ఓట్లు వేసిన ప్రజలను పూర్తిగా మోసం చేశారన్నారు. నేడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరగడంలేదని, విగ్రహాలు పెట్టి మీరు ప్రజలను మోసం చేయలేరన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో దళితులను దారుణంగా మోసం చేశారని, ఈరోజు రాష్ట్రంలో దళితులు బతికే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే సీఎం జగన్ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు, కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్‌బాబు, తెలుగుయువత అధికార ప్రతినిధి షేక్ మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

దస్తావేజు లేఖర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక

వినుకొండ, జనవరి 20: నియోజకవర్గ దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడిగా గుత్తా గురునాథంను సంఘం సభ్యులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా గోనుగుంట్ల గంటారావు, ఉపాధ్యక్షుడిగా అమృతపూడి వెంకట్రావు, సంయుక్త కార్యదర్శిగా ఎ.హనుమంతరావు, కార్యనిర్వహణ కార్యదర్శిగా షేక్ సైదా, కోశాధికారిగా కె.హనుమంతచారిలు ఎంపికయ్యారు. పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో గల వెంకటేశ్వర స్వామి కల్యాణమండపంలో నూతన కమిటీ సభ్యులచే సంఘం రాష్ట్ర కోశాధికారి సీహెచ్ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్షుడు పైలా సతీష్, పామర్రు కమిటీ అధ్యక్షుడు గోగినేని సుబ్బారావు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు.


ప్రమాణస్వీకారం చేస్తున్న నూతన కమిటీ సభ్యులు